సాక్షి పెద్దపల్లి

గురువారం । 1 । ఫిబ్రవరి । 2024



వనదేవతలకు ఎత్తు బంగారం

కమాన్‌పూర్ : గ్రామాల్లో సమ్మక్క – సారలమ్మకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించడంలో భక్తులు నిమగ్నమయ్యారు. ఈనెల 22నుంచి జాతర నిర్వహిస్తారు.



ఓటరు జాబితాపై సమీక్ష

మంథని: లోక్‌సభ ఎన్నికలు, ఓటరు జాబితా సవరణపై ఆర్డీవో హనుమా నాయక్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు.

వాతావరణం


గరిష్ఠం/కనిష్ఠం
31.2/17.2

ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలిలో తేమశాతం తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం చలితీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఆశల రైలు పట్టాలెక్కేనా..!

కొత్తపల్లి-మనోహరాబాద్ లైన్‌కు రూ.850 కోట్లు అవసరం

- రామగుండం– మణుగూరు మార్గంపై గంపెడాశలు
- నిజామాబాద్– పెద్దపల్లి డబ్లింగ్‌కు కలగాలి మోక్షం
- నెరవేరని తిరుపతి రైలు అదనపు సర్వీసుల హామీ
- బసంత్‌నగర్ విమానాశ్రయంపై కరుణచూపాలి
- లైన్లు సిద్ధమైనా అందుబాటులోకి రాని 'వందేభారత్'
- నేడు కేంద్ర రైల్వే బడ్జెట్



సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు ఈసారైనా పూర్తిస్థాయిలో కేటాయింపులు దక్కుతాయా..? పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు అందుతాయా..? లేక ఎప్పటిలాగానే మళ్లీ ఎదురుచూపులేనా..? అనే ప్రశ్నలకు నేడు సమాధానం దొరకనుంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాష్ట్ర రాజధాని ప్రయాణం కోసం ప్రారంభించిన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ నిధుల కటకట, భూసేకరణ సమస్యలు ఎదుర్కొంటోంది. రామగుండం–మణుగూరుకు గత బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లే ఇచ్చారు. నిజామాబాద్– పెద్దపల్లి డబ్లింగ్ పనులకు ఈసారైనా చోటు దక్కాలని, ఉమ్మడి జిల్లా వాసులకు తిరుపతి రైలును వారానికి నాలుగు సార్లు అందుబాటులోకి తీసుకురావాలని ఉమ్మడి జిల్లావాసులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

కొత్తపల్లి–మనోహరాబాద్

హైదరాబాద్‌ను కరీంనగర్‌తో అనుసంధానించేందుకు రూపొందించిన రైల్వేలైన్ ఇది. 2016–17లో రూ.1,167 అంచనావ్యయంతో ప్రారంభించారు. ఇప్పటివరకు మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తయి రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక సిద్దిపేట – సిరిసిల్ల మార్గంలో రూ.440 కోట్ల అంచనాతో పనులు మొదలుపెట్టినా.. ఇక్కడ భూసేకరణపై చిక్కులు తలెత్తాయి. రైతులు తమకు చెల్లించాల్సిన పరిహారం కోసం భీష్మించడం.. ప్రభుత్వం కూడా తాను చెల్లించాల్సిన రూ.19 కోట్లలో జాప్యం చేయడంతో పనులు సందిగ్ధంలో పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మార్చిలో సిరిసిల్ల వరకు లైన్ వేయాలి. వచ్చే ఏడాది జూన్‌వరకు ప్రాజెక్టు పూర్తవ్వాలి. ఇవన్నీ కావాలంటే సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు మొత్తం రూ.850 కోట్లు అవసరం అవుతాయని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తోంది.

రామగుండం– మణుగూరు

గత బడ్జెట్‌లో రామగుండం (రాఘవాపూర్)– మణుగూరు రైల్వేలైన్‌కు కేవలం రూ.10 కోట్లే కేటాయించారు. ఏడాది కింద ప్రధాని నరేంద్రమోదీ రామగుండం వచ్చినపుడు పనులకు శంకుస్థాపన చేశారు. 2023 బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అంచనా విలువ రూ.3000 కోట్లు. రాఘవాపురం నుంచి మొదలయ్యే ఈ లైన్ మంథని, భూపాలపల్లి, తాడ్వాయి, గోపాల్‌రావుపేట ప్రాంతాలమీదుగా మణుగూరు చేరుతుంది. ప్రస్తుతం వరంగల్– డోర్నకల్ మీదుగా మణుగూరు చేరాలంటే దాదాపు 290 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఈ దూరం 200 కిలోమీటర్లకు తగ్గుతుంది.

తిరుపతికి అదనపు సర్వీసులు..?

కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే తిరుపతి సూపర్ ఫాస్ట్ (12762) ఎక్స్‌ప్రెస్‌కు ఉమ్మడి జిల్లావాసుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌తోపాటు మంచిర్యాల జిల్లా వాసులకు కూడా ఇది అందుబాటులో ఉంది. వారానికి రెండు సర్వీసులు మాత్రమే ఉండటంతో రద్దీ తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల ఎంపీ బండి సంజయ్ దీన్ని వారానికి నాలుగుసార్లు నడుపుతామని ప్రకటించినా అది అమలులోకి రాలేదు. ఈ బడ్జెట్‌లోనైనా శుభవార్త వినాలని భక్తులు కోరుకుంటున్నారు.

ఈ రైళ్లు ఆగేనా..?

ఉమ్మడి జిల్లాలో ప్రధాన రైల్వేకేంద్రం రామగుండంలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్ వెళ్లే స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్, చెన్నై నుంచి–నిజాముద్దీన్ వెళ్లే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, ఎర్నాకులం నుంచి నిజాముద్దీన్ వెళ్లే మిలినియం ఎక్స్‌ప్రెస్‌ల అప్‌అండ్‌డౌన్‌కు రామగుండంలో హాల్టింగ్ అవకాశం ఇస్తే ప్రజారవాణా మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి.

- యశ్వంత్‌పూర్– గోరఖ్‌పూర్ రైలుకు జమ్మికుంటలో హాల్టింగ్ ఇవ్వడంతో ఉమ్మడిజిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి ఈ రైలుకు పెద్దపల్లిలో కూడా హాల్టింగ్ కల్పిస్తే పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ వాసులకు ఉపయుక్తంగా ఉంటుంది.

బసంత్‌నగర్ విమానాశ్రయం



ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రాజెక్టు ఇది. చిన్న విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఉడాన్ 5.0 ప్రాజెక్టులో రాష్ట్రం నుంచి వరంగల్, బసంత్‌నగర్ విమానాశ్రయాలు ఎంపికయ్యాయి. వరంగల్ విమానాశ్రయం పనుల్లో కాస్తోకూస్తో పురోగతి కనిపిస్తున్నా.. బసంత్‌నగర్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదు. ఈసారైనా ప్రకటన వస్తుందని ఉమ్మడి జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు.

సింగరేణి కార్మికులకు తీపికబురు అందేనా..!



రాష్ట్రవ్యాప్తంగా 11 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న సింగరేణి కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఆదాయ పన్ను తగ్గింపు లేదా రద్దు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ సర్కారు సింగరేణివ్యాప్తంగా ఉన్న 48వేలమంది కార్మికుల డిమాండ్‌పై సానుకూల ప్రకటన వస్తుందని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ డిమాండ్లు కూడా..

- కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ కోసం అమృత్‌భారత్ పథకం కింద ఒక్కో స్టేషన్‌కు రూ.20 కోట్లు కేటాయించింది. ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి.
- నిజామాబాద్– పెద్దపల్లి మార్గంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డబ్లింగ్ మార్గంగా అప్‌గ్రేడ్ చేయాలని దశాబ్దాల నుంచి ప్రజలు కోరుతున్నారు. – ఉమ్మడి జిల్లాలో రైల్వే ట్రాకులన్నీ వందేభారత్ కోసం సామర్థ్యం 90 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు పెంచారు. ఇంతవరకూ ఉమ్మడి జిల్లా వాసులకు వందేభారత్ సర్వీసులు అందుబాటులోకి రాలేదు.
- కరీంనగర్–హసన్‌పర్తి రోడ్ లైన్ కోసం ఇటీవల దక్షిణ మధ్య రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) కోసం రూ.5 కోట్లు కేటాయించింది. ఈ లైన్ అంచనా వ్యయం రూ.1162 కోట్ల వరకు ఉండొచ్చు.

కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి



రామగుండం రైల్వేస్టేషన్ పక్కన బీపీఎల్ భూముల కింద సేకరించిన 1800 ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి జరగటంతోపాటు ఉపాధి అవకాశాలు స్థానికంగా పెరుగుతాయి. కోల్‌కారిడార్, పలు రైళ్లకు రామగుండంలో హాల్టింగ్ ఇవ్వాలి. – అనుమాస శ్రీనివాస్, డీఆర్‌యూసీసీ మాజీ మెంబర్

కేంద్రం వివక్ష



కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న పెండింగ్ పనులకు మోక్షం కలిగేలా నిధులు విడుదల చేయటం లేదు. కరీంనగర్ నుంచి తిరుపతికి నడిచే రైలుకు 'శ్రీరాజరాజేశ్వర ఎక్స్‌ప్రెస్‌గా', కాగజ్‌నగర్‌కు వెళ్లే రైలుకు 'కొమరంభీమ్' ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చాలి. – కొండి సతీష్, కాంగ్రెస్ నాయకులు

న్యూస్‌రీల్

ఉన్నత లక్ష్యంతో చదవండి



మాట్లాడుతున్న శ్యామ్‌ప్రసాద్ లాల్

కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఉన్నత లక్ష్యంతో చదివి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ విద్యార్థులకు సూచించారు. స్థానిక కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించాలని సూచించారు. ఏకాగ్రత, ప్రశాంత వాతావరణంలో ప్రణాళిక బద్ధంగా చదివితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. తహసీల్దార్ జాహెద్ పాషా, ఎంఈవో ఆరెపల్లి రాజయ్య, ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఆర్‌ఐ ఉదయశ్రీ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సునీత పాల్గొన్నారు.

ప్రణాళిక ప్రకారం చదవాలి



సూచనలు ఇస్తున్న డీఈవో మాధవి

రామగుండం: ప్రణాళిక ప్రకారం చదివితే ఉన్నత స్థానాలు చేరుకుంటారని డీఈవో మాధవి సూచించారు. స్థానిక హైస్కూల్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు, సలహాలిచ్చారు. రోజూ సాయంత్రం క్రమం తప్పకుండా స్టడీ అవర్స్‌కు హాజరుకావాలని, వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్స్ పొందాలని అన్నారు. సబ్జెక్టుల్లో సందేహాలను ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంవో పీఎం షేక్, ఉపాధ్యాయులు గడ్డం జగదీశ్వర్, ఎస్.ప్రతాపాచారి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీ జీఎం అలోక్‌చంద్ర ఉద్యోగ విరమణ



జీఎంను సన్మానిస్తున్న ఈడీ పాండు

జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ అలోక్ చంద్ర ఠాకూర్ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఠాకూర్ దంపతులతోపాటు సీనియర్ మేనేజర్ ప్రభాస్‌చంద్ర ఝూకు శాలువా కప్పి, జ్ఞాపిక అందించి అభినందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు, అధికారులకు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పర్మినెంట్ టౌన్‌షిప్ అంబేడ్కర్ పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అధికారులు, వివిధ యూనియన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీలో 1,705 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ ప్రాజెక్టులో జనవరిలో 1,705 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. 88.55 శాతం పీఎల్ఎఫ్(ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) నమోదుచేసినట్లు సమాచారం. 2023 –24 ఆర్థిక సంవత్సరానికి పరిశీలిస్తే.. 14,030. 64 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని 73.38 శాతం పీఎల్ఎఫ్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. 2,600 మెగావాట్ల ప్రాజెక్టులో ప్రస్తుతం 2,523 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు వివరించారు.

ధ్యానంతో ఒత్తిడి దూరం



మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్

కోల్‌సిటీ(రామగుండం): క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే శారీర, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చని సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్ అన్నారు. బుధవారం సిమ్స్‌లో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో మెడికోలకు ధ్యానంపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడారు. మెడికోలు నిత్యం ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి పెంపొందించుకోవడంతోపాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చన్నారు. పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్పన్నపేట 'విండో' చైర్మన్‌గా సంపత్



నామినేషన్ దాఖలు చేస్తున్న సంపత్



సొసైటీ వద్ద పోలీసు బందోబస్తు

- 9గంటలకే ఆఫీసుకు చేరిన డైరెక్టర్లు
- చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన తిరుపతి గైర్హాజరు
- మోహరించిన పోలీసు బలగాలు

పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్‌గా చింతపండు సంపత్(ప్రస్తుత వైస్ చైర్మన్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 9 గంటలకు కార్యాలయంలో సమావేశం ఆరంభం కాగానే సంపత్ సహా పది మంది డైరెక్టర్లు హాజరయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాలకు చింతపండు సంపత్ ఒక్కరే నామినేషన్ పత్రాలు అందించారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో చింతపండు సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిల అధికారి ప్రకటించారు. అయితే, చైర్మన్ పదవి ఆశించిన ఆరె తిరుపతి సమావేశానికి గైర్హాజరయ్యారు. కాగా, సింగిల్ విండోలో 13మంది సభ్యులు ఉండగా, సిట్టింగ్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డి, మరో సభ్యుడు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు సమావేశానికి హాజరుకాలేకపోయారు.

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

- చైర్మన్ పదవి ఆశించిన డైరెక్టర్ ఆరె తిరుపతి నేతృత్వంలో.. సిట్టింగ్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై పలువురు డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
- గత సోమవారం అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పదవి తనకే దక్కుతుందనే భరోసాతో ఉన్న తిరుపతికి వైస్ చైర్మన్ చింతపండు సంపత్ వ్యూహంతో వేసిన ఎత్తులకు తిరుపతి వర్గీయులు చిత్తయ్యారు.
- అవిశ్వాసం నెగ్గిన తర్వాత డైరెక్టర్లు అందరూ సంపత్ వైపు చేరడం.. మంగళవారం నాటి సమావేశాన్ని జరగకుండా తిరుపతి వర్గీయులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం విదితమే.

వైస్ చైర్మన్ స్థానం ఖాళీ..

సహకార సంఘం చైర్మన్‌గా చింతపండు సంపత్ ఏకగ్రీవం కావడంతో ఆయన ఇప్పటిదాకా నిర్వర్తిస్తున్న వైస్ చైర్మన్ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం ఎన్నికకు నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందని డీసీవో శ్రీమాల తెలిపారు. నిబంధనల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

పోలీసు బందోబస్తు..

అప్పన్నపేట సొసైటీ వద్ద బుధవారం సీఐ కృష్ణ, బసంత్‌నగర్ ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం సమీపంలో గ్రామస్తులు, నాయకులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. వారందరినీ సొసైటీకి చాలా దూరంలోనే పోలీసులు నిలువరించారు. మంగళవారం నాటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ కృష్ణ వివరించారు.

రైతులకు మెరుగైన సేవలు



అప్పన్నపేట సహకార సంఘం సభ్యుల సహకారంతో చైర్మన్‌గా ఏకగ్రీవమయ్యాను. వారి సహాయ, సహకారాలతో సింగిల్‌విండో ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందిస్తా. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తా. – చింతపండు సంపత్, చైర్మన్, అప్పన్నపేట విండో

జాతర పనులు పూర్తిచేయాలి

- రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్

గోదావరిఖని: గోదావరి నదీతీరంలోని సమ్మక్క–సారలమ్మ జాతర పనులను త్వరగా పూర్తిచేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అధికారులకు సూచించారు. బుధవారం నదీతీరంలోని జాతర ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు. ట్రాక్టర్, ప్రొక్లెయిన్ స్వయంగా నడిపి మైదానం చదను చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతర సమీపిస్తున్నందున భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. చెత్తాచెదారంతో నిండిఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయాలని అన్నారు. సుమారు లక్షల మంది భక్తులు జాతరకు హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ఎమ్మెల్యే వెంట నాయకులు మారెల్లి రాజిరెడ్డి, మహంకాళి స్వామి, దీటి బాలరాజు, జాతర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజాసంక్షేమమే ధ్యేయం

గోదావరిఖని/కోల్‌సిటీ (రామగుండం): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. రూ.20లక్షలతో జనగామ మెయిన్ రోడ్డు, రూ.5లక్షలతో ఎల్లమ్మ దేవాలయం చుట్టూ ప్రహరీ, ఎస్‌డీపీ బ్యాలెన్స్ ఫండ్ కింద రూ.5 లక్షలతో రాణాప్రతాప్‌నగర్‌లో వినాయక మండపం, రూ.5లక్షలతో మున్నూరు కాపు సంఘం భవనం పనులకు ఆయన భూమిపూజచేశారు. రూ.45లక్షలతో సప్తగిరికాలనీలో కల్వర్టు సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. అభివృద్ధి పనులను పకడ్బందీగా, సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, కవితసరోజని, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, కాల్వ స్వరూప, రమాదేవి, శ్రీనివాస్, ముస్తఫా, దీటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.



జాతర ప్రాంతాన్ని చదను చేస్తున్న ఎమ్మెల్యే

క్లుప్తంగా

స్వగ్రామానికి వలసజీవి మృతదేహం


శ్రీనివాస్(ఫైల్)

పెగడపల్లి: గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. మండల కేంద్రానికి చెందిన బైర శ్రీనివాస్(50) ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడ ఓ ప్రయివేటు కంపెనీలో కార్మికుడిగా పని చేసేవాడు. వారం రోజుల క్రితం పనులు ముగించుకొని తన గదికి చేరుకున్నాడు. ఛాతిలో నొప్పి రావడంతో స్నేహితులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తోటి కార్మికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అక్కడున్న ప్రవాస భారతీయులు శ్రీనివాస్ మృతదేహాన్ని మన దేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం శ్రీనివాస్ మృతదేహం స్వగ్రామమైన పెగడపల్లికి చేరుకోగా.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


గురుదాస్ సింగ్(ఫైల్)

హుజూరాబాద్‌రూరల్: తుమ్మన్నపల్లి గ్రామ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. విజయవాడ నుంచి చంద్రాపూర్‌కు వెళ్తున్న ఓ బొలెరో వాహనం తుమ్మన్నపల్లి గ్రామ శివారులోకి రాగానే అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ గురుదాస్‌సింగ్(53) అక్కడికక్కడే మృతిచెందగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. మృతదేహాన్ని, క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు.

జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం

కొత్తపల్లి(కరీంనగర్): నాగులమల్యాల శివారులోని సంధ్య ఇంటర్నేషనల్ గ్రానైట్స్‌లో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. అక్రమంగా నిలువ ఉంచిన 215 జిలెటిన్ స్టిక్స్ లభించినట్లు ఏఎస్సై పోచయ్య తెలిపారు. గ్రానైట్ ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ గోదాల రాజు, యజమాని జలగం లింగారావుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అనుమతి లేకుండా వినియోగిస్తున్న జిలెటిన్ స్టిక్స్‌పై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం

- భూ వివాదంలో పెద్దమనుషులు వేధిస్తున్నారని ఆరోపణ
- వైరల్‌గా మారిన వీడియో



కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): భూ వివాదం విషయంలో తనను పెద్ద మనుషులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బొజ్జం శివకృష్ణ అనే వ్యక్తి బుధవారం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భూ పంపకాల విషయంలో కుటుంబసభ్యుల మధ్య ఐదేళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. ఈక్రమంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ గ్రామపెద్ద మనుషులను వారు ఆశ్రయించారు. కుటుంబసభ్యులకు వాటా కింద కొంతడబ్బు చెల్లించాలని పెద్ద మనుషులు కొద్దిరోజులుగా శివకృష్ణను వేధిస్తున్నారు. మనస్తాపం చెందిన బాధితుడు సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగాడు. పెద్దపల్లి ఆస్పత్రికి అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. పోలీసులను సంప్రదించగా, తమకు ఫిర్యాదు అందలేదన్నారు.

జేఎల్‌ఎంలకు స్తంభం పరీక్ష

- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 52 మందికి కాల్ లెటర్లు
- నేడు కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు

కొత్తపల్లి(కరీంనగర్): క్షేత్రస్థాయిలో కరెంట్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంతోపాటు మెరుగైన విద్యుత్‌ను వినియోగదారులకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో జేఎల్‌ఎంల నియామకానికి విద్యుత్ సంస్థ శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో తలెత్తే విద్యుత్ సమస్యలను వెనువెంటనే పరిష్కరించే సామర్థ్యం గల అభ్యర్థుల ఎంపికకు 2018 ఫిబ్రవరిలో టీఎస్ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో 2,553 జూనియర్ లైన్‌మెన్(జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2018 ఏప్రిల్ 8న రాత పరీక్ష నిర్వహించారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ స్తంభం పరీక్షకు పిలిచారు. జేఎల్‌ఎం ఉద్యోగాల ఎంపికకు సర్కిల్‌ను యూనిట్‌గా తీసుకొని స్తంభం పరీక్షకు జాబితా తయారు చేశారు. ఈ జాబితాపై అభ్యర్థుల నుంచి వినతులు సమర్పించగా.. మరికొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ దరిమిలా న్యాయస్థానం ఆదేశాల మేరకు కొంతమందికి స్తంభం పరీక్షలు నిర్వహించారు. మూడు విడతలుగా జేఎల్‌ఎంల స్తంభం పరీక్ష పూర్తి కాగా.. నాల్గో విడతగా విద్యుత్ సంస్థ పరిధిలోని సర్కిళ్లలో 264 మంది అభ్యర్థులకు ఫిబ్రవరి 1న స్తంభం పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ పరిధిలోని జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ సర్కిళ్ల పరిధిలో 52 మంది జేఎల్‌ఎం అభ్యర్థులకు స్తంభం పరీక్ష నిర్వహించేందుకు కాల్ లెటర్లు పంపించారు. అయితే 52 మంది ఉత్తీర్ణత సాధిస్తారా.. లేదా అన్న విషయం తేలనుంది. ఇక ఇప్పటికే ఈ జేఎల్‌ఎం నియామక ప్రక్రియ ఐదేళ్లుగా కొనసాగుతోంది. 1:1 పద్ధతిలో ఈ నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల నియామక ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ నియామక ప్రక్రియ పూర్తి చేసి జేఎల్‌ఎంలకు పదోన్నతులు కల్పించి మరో నోటిఫికేషన్ వేయాల్సిన ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి జేఎల్‌ఎంల నియామక ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


స్తంభం ఎక్కే పరీక్ష ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్ఈ వి.గంగాధర్

సీజీఎం పర్యవేక్షణలో..

ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కేటాయించిన 52 జేఎల్‌ఎం పోస్టులకుగాను 1:1 పద్ధతిలో భర్తీ చేసేందుకు స్తంభం పరీక్ష గురువారం నిర్వహిస్తున్నారు. టీఎస్ఎన్‌పీడీసీఎల్ సీజీఎం(హెచ్ఆర్డీ) ప్రభాకర్ పర్యవేక్షణలో కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో అభ్యర్థుల స్తంభం పరీక్ష జరగనుంది. సీజీఎంతో పాటు కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ గంగాధర్, సీనియర్ డీఈ, డీఈ(టెక్నికల్), విజిలెన్స్ పోలీస్‌స్టేషన్ నుంచి ఒకరు సభ్యుల సమక్షంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. స్తంభం ఎక్కే దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి ఎంపిక చేయనున్నారు.

ఏర్పాట్లు పూర్తి

కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో స్తంభం పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్తంభాలు ఎక్కే క్రమంలో జారిపడ్డా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉనక పొట్టును అందుబాటులో ఉంచారు. మెడికల్ క్యాంపు నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసుల సహాయాన్ని కోరారు. స్తంభం ఎక్కే ప్రదేశాన్ని బుధవారం ఎస్ఈ వడ్లకొండ గంగాధర్ పరిశీలించారు.

మెరిట్ అభ్యర్థులకు నష్టం

జేఎల్‌ఎంల నియామకంలో భాగంగా విద్యుత్ సంస్థ 1:1 నిష్పత్తిలో స్తంభం ఎక్కే పరీక్షకు పిలవడం వల్ల మెరిట్ అభ్యర్థులకు నష్టం జరుగుతోంది. రాత పరీక్షలో మెరిట్ సాధించి స్తంభం పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే ఆ అభ్యర్థికి నిరాశే ఎదురవుతోంది.

– ఇనుగాల శ్రీధర్, స్టేట్ సెక్రటరీ జనరల్, ఐఎన్‌టీయూసీ–327

పారదర్శకంగా పరీక్ష

టీఎస్ఎన్‌పీడీసీఎల్ సీఎండీ ఆదేశాల మేరకు నాలుగో విడతగా ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ పరిధిలో 52 జేఎల్‌ఎం అభ్యర్థులకు స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తున్నాం. వీడియో దృశ్యాలు, సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు పారదర్శకంగా జరగనున్నాయి.

– వడ్లకొండ గంగాధర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్

నేటి నుంచి ఆర్థోపెడిక్ వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు

కరీంనగర్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర ఆర్థోపెడిక్ వైద్యుల 9వ రాష్ట్ర సదస్సు టోసాకాన్–2024 మొట్టమొదటిసారిగా కరీంనగర్ ఆర్థోపెడిక్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. బుధవారం రెనె ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సదస్సుకు సంబంధించిన టోసాకాన్–2024 బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు స్థానిక వి–కన్వెన్షన్‌లో సదస్సు జరుగుతుందని అన్నారు. ఈ సదస్సు ఆర్థోపెడిక్ విద్యార్థులు, ఆర్థోపెడిక్ వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థోపెడిక్ వైద్యవిధానంలో ఆధునిక పద్ధతుల ఆవిష్కరణలు, నూతన వైద్య విధానాలను వివరించడం జరుగుతుందని వెల్లడించారు. మొదటి రోజు లైవ్ సర్జరీలు, రెండో రోజు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఉంటుందని, మూడు, నాలుగు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నిపుణులైన ఆర్థోపెడిక్ సర్జన్లచే అధునాతన వైద్య విధానంపై ప్రసంగాలుంటాయని తెలిపారు. సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఆర్థోపెడిక్ వైద్యులు మోతీలాల్, నర్సింహులు, వంశీధర్‌రెడ్డి, వేముల చంద్రశేఖర్, వెంకటరెడ్డి, పవన్‌శర్మ, వి.రాంరెడ్డి, శివకుమార్, బొక్కారపు రాము, వంశీ చాట్ల, వేణు, కృష్ణ కుంకుమల్ల, అఖిలాష్, కీర్తన పాల్గొన్నారు.


బ్రోచర్ ఆవిష్కరిస్తున్న ఆర్థోపెడిక్ వైద్యులు

క్యాన్సర్ బాధితుడికి రూ.1.17లక్షల విరాళాలు

ధర్మపురి: అసలే పేద కుటుంబం.. దానికి తోడు క్యాన్సర్ సోకడంతో అటు వైద్య ఖర్చులకు, ఇటు కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్యాన్సర్ బాధితుడికి ఓ సామాజిక సేవకుడి చొరవతో రూ.1.17లక్షలు విరాళాలు అందాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాకేంద్రానికి చెందిన మహమ్మద్ రఫీక్ తనుంటున్న ఏరియాలో ప్రైవేటుగా ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ భార్య ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ భారంగా ఉండగా.. దానికి తోడు ఐదు నెలల క్రితం ఇంటి పెద్ద రఫీక్‌కు గొంతు క్యాన్సర్ సోకింది. దీంతో వైద్య ఖర్చులు, మందులకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇతడి దీన స్థితిని బళ్లారికి చెందిన కొందరు ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌కు ఫోన్ ద్వారా వివరించి సాయం అందించాలని కోరారు. అందుకు రమేశ్ స్పందించి బాధితుడికి వైద్య ఖర్చుల కోసం సాయం అందించాలని జనవరి 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దానికి స్పందించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రఫీక్ భార్య షఖీరాబాను బ్యాంకు ఖాతాకు రూ.1.17లక్షల విరాళాలు అందించారు. వైద్య సేవలు కొనసాగుతున్నాయని రమేశ్ తెలిపాడు.


విరాళాలు చూపిస్తున్న షఖీరాబాను


సేవా దృక్పథంతో పని చేయాలి

- ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్‌రావు
- రెనె ఆస్పత్రిలో ఉచిత ఐవీఎఫ్ శిబిరం ప్రారంభం


మాట్లాడుతున్న డాక్టర్ బీఎన్‌రావు

కరీంనగర్‌టౌన్: ప్రతిఒక్కరూ సేవా దృక్పథంతో పని చేసినప్పుడే పేద ప్రజలు ఉన్నతమైన జీవన ప్రమాణాలు సాధిస్తారని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీఎన్‌రావు అన్నారు. బుధవారం రెనె ఆస్పత్రి సమావేశ మందిరంలో రజనీ ఫెర్టిలిటీ సెంటర్ ఉచిత ఐవీఎఫ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృత్వం ఒక వరమని, ఐవీఎఫ్ ఎంతో ఖరీదైన చికిత్స అయినప్పటికీ ఉచితంగా అందిస్తున్న డాక్టర్ రజనీ ప్రియదర్శినికి అభినందనలు తెలిపారు. సెంటర్ నిర్వాహకురాలు రజనీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. శ్రీలక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఫెర్టిలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన 10 మందికి ఉచిత ఐవీఎఫ్ చికిత్స, ఇతర జంటలకు తక్కువ ఖర్చుతో అందిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 8 వరకు శిబిరం కొనసాగుతుందన్నారు. ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు రామ్‌కిరణ్, వైద్యులు రాజ్‌కుమార్, అలీం, శేష శైలజ, రాధ, విజయలక్ష్మి, న్యాయవాది మాధవి, ఎస్సారార్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, సరసిజ, అరవింద్‌రావు పాల్గొన్నారు.

ఆగిన 'గ్రంథం' ప్రయాణం



తిమ్మాపూర్: గ్రంథాలయాలకు ప్రాణం పోసి, గ్రంథాలయాల ఆవశ్యకతపై అనేక పుస్తకాలు రాసిన రిటైర్డ్ లైబ్రేరియన్ డాక్టర్ ఇనుకొండ రామ్‌రెడ్డి(81) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. రామ్‌రెడ్డి స్వస్థలం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్. ఉన్నత చదువులు చదివిన రామ్‌రెడ్డి 1976లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగం సాధించాడు. గ్రంథపాలకుడిగా అనేక మైలురాళ్లు అధిగమించారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ లైబ్రేరియన్‌గా పని చేశారు. అనేక గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు. గ్రంథాలయాల ఆవశ్యకతపై పుస్తకాలు రాశారు. గ్రంథాలయాల పరిరక్షణకు అనేక సూచనలు చేశారు. దాతల సహకారంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లైబ్రరీలను ప్రారంభించారు. లైబ్రరీల ఆటోమేషన్ వ్యవస్థాపకుడిగా రామ్‌రెడ్డి 2005లో హైదరాబాద్ సెంట్రల్ లైబ్రేరియన్‌గా ఉద్యోగ విరమణ చేశారు.

గణిత చాలెంజ్ పోటీల్లో ప్రతిభ

కొత్తపల్లి(కరీంనగర్): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆర్యభట్ట గణిత చాలెంజ్ పోటీల్లో కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇటెక్నో స్కూల్ పదోతరగతి విద్యార్థి వి.శ్రేయాష్‌రెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో మొదటి 100 మందిలో ర్యాంకు పొందినట్లు ఆ స్కూల్ చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. లెవల్–1, లెవల్–2 దశల్లో సీబీఎస్ఈ నిర్వహించిన గణిత చాలెంజ్ పరీక్షకు దేశవ్యాప్తంగా 5.50లక్షల మంది హాజరవ్వగా.. ప్రతి రీజియన్‌లో 100 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అందులో జిల్లా నుంచి శ్రేయాష్‌రెడ్డి స్థానం సంపాదించడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ విద్యార్థికి బొకే ఇచ్చి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ధర్మారం: కొత్తూరు గ్రామానికి చెందిన తమ్మడవేని నర్సయ్య(54) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించినట్లు ధర్మారం ఎస్సై సత్యనారాయణ తెలిపారు. గతనెల 21న బొట్లవనపర్తి గ్రామంలో బంధువు మరణించగా.. నర్సయ్య తన సోదరుడు చిన్న నర్సయ్య, వియ్యంకుడు ఆవుల మల్లయ్యతో కలిసి మోటార్ సైకిల్‌పై బొట్లవనపర్తి గ్రామానికి వెళ్లారు. అంత్యక్రియల కార్యక్రమం అనంతరం మోటార్ సైకిల్‌పై కొత్తూరు గ్రామానికి తిరిగి వస్తుండగా.. కొత్తూరులో తమ్మడవేని చిన్న నర్సయ్య అతివేగంగా నడపటంతో వెనక కూర్చున్న నర్సయ్య ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయాడు. నర్సయ్య వెన్నుపూస, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించినట్లు నర్సయ్య కుమారుడు అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కరీంనగర్‌క్రైం: సహజీవనం చేస్తున్న మహిళను కర్రతో కొట్టి ఆమె చావుకు కారకుడైన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీ కుమారి బుధవారం తీర్పునిచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బక్సర్ గ్రామానికి చెందిన మహిళ రామ్‌కాళీ(26)కి పెళ్లయి ఇద్దరు సంతానం ఉన్నారు. అదే గ్రామానికి చెందిన టిక్కం శ్యామ్‌రాజ్(29)తో ఆమె అక్రమ సంబంధం కారణంగా రామ్‌కాళీ భర్త ఆమెతో విడాకులు తీసుకున్నాడు. తన ఇద్దరు పిల్లల్ని తల్లి దగ్గర వదిలిన రామ్‌కాళీ బతుకుదెరువు కోసం శ్యామ్‌రాజుతో కలిసి కరీంనగర్‌కు వచ్చి అల్గునూర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ మేస్త్రీ వద్ద కూలి పనికి వెళ్తున్నారు. 2022 నవంబర్ 1న మేస్త్రి శ్యామ్‌రాజుకు కూలి డబ్బులివ్వగా.. అవి తనకివ్వాలని, వాటిని తల్లి, పిల్లల పోషణకు పంపాలని శ్యామ్‌రాజుతో గొడవ పడింది. కొద్ది డబ్బులు తన దగ్గర ఉంచుకొని మిగతా డబ్బులను శ్యామ్‌రాజ్ ఆమెకిచ్చినా వినకుండా మొత్తం డబ్బులివ్వాలని అడగడంతో.. ఇద్దరు మధ్య గొడవ ముదిరింది. దాంతో శ్యామ్‌రాజ్ అక్కడే ఉన్న కర్రతో రామ్‌కాళీని తలపై కొట్టగా.. తీవ్ర గాయాలతో చనిపోయింది. ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి శ్యామ్‌రాజుపై హత్యా నేరం నమోదు చేయగా.. సీఐ శశిధర్‌రెడ్డి దర్యాప్తు జరిపారు. ఈ కేసులో సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలూరు శ్రీరాములు కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులు


సీఎం ఆధ్వర్యంలో సమావేశానికి హాజరైన పొన్నం, ఆది శ్రీనివాస్, సీఎస్, దేవాదాయ శాఖ కమిషనర్

- ముఖ్యమంత్రి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం
- వేములవాడ రాజన్న గుడి, పట్టణ అభివృద్ధిపై సమీక్ష

వేములవాడ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ సమావేశం సచివాలయంలో బుధవారం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్‌తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న గుడి, భక్తుల సౌకర్యాలతో పాటు వేములవాడ పట్టణ అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సీఎంకు వివరించారు. దేవస్థాన అభివృద్ధి, బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి నమూనాలు, పార్కింగ్ స్థలంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు, శివార్చన మండప నిర్మాణాలపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా వీటీడీఏ వైస్ చైర్మన్ అనురాగ్ జయంతి ముఖ్యమంత్రికి వివరించారు.

నిధులు విడుదల

గతంలో శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థాన అభివృద్ధికి హెచ్ఎండీఏ సాఫ్ట్‌లోన్ ద్వారా మంజూరై నిలిచిపోయిన రూ.20కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ సాఫ్ట్‌లోన్ నిధుల ద్వారా జరుగుతున్న బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన మండప నిర్మాణం, గుడి చెరువు సుందరీకరణ, నటరాజ విగ్రహ ఏర్పాటు, పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధితో పాటు పార్కింగ్ స్థలాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా వేములవాడ మూలవాగు బ్రిడ్జితో పాటు బ్రిడ్జి నుంచి 800 మీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన రూ.35కోట్ల నిధులను త్వరలో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గుడి చెరువు ప్రక్షాళన

గుడి చెరువులోకి వివిధ కాలువల ద్వారా వచ్చి చేరుతున్న మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతన కాలువ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన మురుగు కాలువ నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధుల విడుదల చేయాలని, మురుగు నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం గుడి చెరువు విస్తీర్ణం, పార్కింగ్ స్థల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడగగానే నూతన మురుగు నీటి కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన, వీటీడీఏ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


మృతిచెందిన లత


గాయపడ్డ మోహన్

జగిత్యాలక్రైమ్: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో నిజామాబాద్–జగిత్యాల ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం కల్వర్టును ఢీకొనగా.. ఇండ్ల లత(46) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఇండ్ల మోహన్, అతడి భార్య లత ఉదయం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న కూతురు అమూల్యను చూసేందుకు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రాత్రి హస్నాబాద్ శివారులో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొన్నారు. కల్వర్టు కింద పడగా.. లత అక్కడికక్కడే మృతిచెందింది. మోహన్ హెల్మెట్ ధరించడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. పట్టణ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

తిమ్మాపూర్: మొగిలిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థిని అపూర్వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. జనవరి 16 నుంచి 18 వరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన 67వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ పోటీల్లో అపూర్వ అండర్–14 పోటీల్లో ప్రతిభ కనబర్చింది. కరీంనగర్ జిల్లా జట్టు తరఫున ఆడిన అపూర్వ, సాయి శరణ్య మూడోస్థానంలో నిలిచారు. అత్యంత ప్రతిభ కనబర్చిన అపూర్వను తెలంగాణ తరఫున జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగే జాతీయ పోటీల్లో అపూర్వ తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని పీఈటీ శ్రీనివాస్ తెలిపారు. అపూర్వను ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు ఈశ్వర్, వివేక్, విద్యాసాగర్, దేవేందర్, లక్ష్మి, తిరుమల అభినందించారు. సర్పంచ్ సుష్మితారెడ్డి, ఎంపీటీసీ తిలక్‌ప్రియారెడ్డి సన్మానించారు.


జీవశాస్త్రంతోనే మానవ మనుగడ

- జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి


రేవతిని సన్మానిస్తున్న డీఈవో, ఉపాధ్యాయులు

జ్యోతినగర్(రామగుండం): మానవ మనుగడకు జీవశాస్త్రం ఆధారమని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో ఐదు రోజులుగా జరిగిన జిల్లాస్థాయి బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయుల శిక్షణ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. శిక్షణ సందర్భంగా వివిధ అంశాలను ప్రయోగాల ద్వారా ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో వివరించినట్లు టెక్ మహీంద్ర బయోలజీ సైన్స్ విభాగం హెచ్‌వోడీ రేవతి తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. అనంతరం రేవతికి శాలువా కప్పి, జ్ఞాపిక అందించి సన్మానించారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు టెక్ మహీంద్ర సంస్థ ద్వారా ప్రశంసాపత్రాలను అందించారు. జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం జయరాజు, ప్రతినిధులు మల్లేశ్, అమీర్ అలీ, సత్యనారాయణ, కృష్ణమోహన్‌మూర్తి, తెలంగాణ బయలాజికల్ సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు గూళ్ల అంజన్ కుమార్, ప్రధాన కార్యదర్శి మూల నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలను కాపాడుకుందాం


ప్రతిజ్ఞ చేస్తున్న వైద్యులు

కోల్‌సిటీ(రామగుండం): ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని గోదావరిఖనిలోని జీజీహెచ్ సూపరింటెండెంట్ దయాల్ సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందుసింగ్, రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీసింగ్ అన్నారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జీజీహెచ్‌లో అవగాహన కల్పించారు. ఆడపిల్లలను రక్షించుకుందామంటూ ప్రతిజ్ఞ చేశారు. లింగ వివక్ష విడనాడాలని, ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. ఆస్పత్రిలో ఆడపిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు అరుణ, అశోక్, తిరుమలేశ, భాను, ఎస్టాబ్లిష్‌మెంట్ సూపరింటెండెంట్ ఫక్రుద్దీన్ పాల్గొన్నారు. జీజీహెచ్‌లోని 85 పడకల కొత్త బ్లాక్‌లో ఐసీయూ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పేషెంట్లకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఐసీయూ ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల్లో వినియోగంలోకి వస్తుందని వైద్యాధికారులు తెలిపారు.

బిట్ కాయిన్ పేరుతో ఘరానా మోసం

- రెండు రోజుల్లోనే రూ.6.42లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

వీణవంక(హుజూరాబాద్): బిట్ కాయిన్ ద్వారా అధిక లాభాలు ఆర్జించొచ్చని ఓ అపరిచిత వ్యక్తి నమ్మించి మోసం చేసిన ఘటన వీణవంక మండలం దేశాయిపల్లి శివారు ఐలబాద్ గ్రామంలో చోటుచేసుకుంది. ఐలబాద్ గ్రామానికి చెందిన పురంశెట్టి వెంకటేశ్ అనే యువకుడి ఫోన్‌కు ఈనెల 27న ఓ అపరిచిత వ్యక్తి నుంచి మెస్సేజ్ వచ్చింది. బిట్ కాయిన్ ద్వారా అధిక లాభాలు ఆర్జించొచ్చని, మీరు పెట్టుబడి పెడితే డబ్బులు ఎక్కువగా వస్తాయని తప్పుడు మెస్సేజ్ పంపాడు. నిజమే అని నమ్మిన వెంకటేశ్ ఆ మెస్సేజ్‌ని ఓపెన్ చేసి భూమి కొనుగోలు కోసం తన ఖాతాలో దాచుకున్న రూ.6,42,040ను అపరిచిత వ్యక్తికి పంపించాడు. ఇందులో ఈనెల 27న రూ.22వేలు పంపించగా.. మిగిలిన డబ్బులు 28న పంపించాడు. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అనుమానం వచ్చి బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై వంశీకృష్ణ విచారణ జరుపుతున్నారు.